నిబంధనల ప్రకారమే బదిలీలు చేపట్టాలి

తూప్రాన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే విద్యుత్తు శాఖలో బదిలీల ప్రక్రియ చేపట్టాలని తూప్రాన్ డివిజన్ ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు సత్యనారాయణ కోరారు. గురువారం తూప్రాన్ విద్యుత్తు డివిజన్ కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విద్యుత్తు కార్యాలయాల్లో ఫోకల్ విభాగంలో పనిచేస్తున్న వారిని నాన్ ఫోకల్‌కి బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. కానీ కొందరు ఏళ్లుగా ఒకే చోట ఉన్నారన్నారు. అధిక ఆదాయం వచ్చే పోస్టులను వదలడం ఇష్టం లేక కొందరు మెదక్‌లో ఉన్నతాధికారులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో తూప్రాన్ డివిజన్‌లోని వివిధ యూనియన్ సంఘాల నాయకులు శ్రీశైలం, వెంకటయ్య, సత్యనారాయణ, బాలయ్య, విజయేందర్, సతీష్, బలరాం, హరి తదితరులు పాల్గొన్నారు.

డిసెంబరులోగా ఎల్ఆర్ఎస్ సర్వే పూర్తి చేయండి


వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, న్యూస్‌టుడే: ఎల్ఆర్ఎస్ సర్వే ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఇందుకోసం పుర, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గురువారం రామాయంపేట పట్టణ శివారులోని రెండు పడకల గదుల కాలనీ, బతుకమ్మ చెరువును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను పరిష్కరించే ముందు ప్రైవేటు స్థలమా.. ప్రభుత్వానిదా అని నిర్ధారించుకోవాలన్నారు. కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో ఇందుకు సంబంధించిన హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 27,725 దరఖాస్తులు రాగా 437 దరఖాస్తుల సర్వే పూర్తయిందన్నారు. ప్రతి సర్వే నంబరును క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. బతుకమ్మలు వేసే చెరువుల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రెండు పడకల గదుల కాలనీకి నీటి సరఫరా విషయమై ఆరా తీశారు. ఆయన వెంట తహసీల్దార్ రజని, పుర కమిషనర్ దేవేందర్, ఆర్ఐ రాజు తదితరులు ఉన్నారు.

ఆడిపాడి ఉయ్యాలో..


మెదక్‌లో బతుకమ్మ ఎత్తుకున్న యువతి


గోమారంలో ఎమ్మెల్యే సునీత రెడ్డి


జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి


ఊరూవాడా ఒక్కటై ఉయ్యాలో..


నర్సాపూర్ శ్రీరాంనగర్ కాలనీలో..


మెదక్‌లో బతుకమ్మల నిమజ్జనం



మెదక్, న్యూస్‌టుడే: రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.. చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ... అంటూ పాటలు పాడుతూ బతుకమ్మను ఆరాధించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఊరూ వాడా ఏటు చూసినా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలే కనిపించాయి. సాయంత్రం మెదక్ జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలు, పట్టణాల్లోని కూడళ్ల వద్ద మహిళలు, యువతులు, చిన్నారులు ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం ఊరి చెరువుల్లో నిమజ్జనం చేశారు. గోమారంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి బతుకమ్మను పేర్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి అరుణ, అదనపు ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.


ముప్పిరెడ్డిపల్లిలో..


చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లిలో..


చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో..


తూప్రాన్‌లో..


మెదక్ వాసవినగర్‌లో..

డిజిటల్ సర్వే చేయలేం!

- పనిభారం పెరుగుతుందని ఏఈవోల నిరాకరణ
- నూతన విధానానికి ఆదిలోనే అడ్డంకులు

న్యూస్‌టుడే, మెదక్: రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహిస్తున్న పంటల సమగ్ర సర్వే స్థానంలో డిజిటల్ సర్వే చేపట్టాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే సర్వే ప్రారంభించాల్సి ఉండగా ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొత్త విధానంతో పనిభారం పెరుగుతుందని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఇక్కడ అమలు చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) పట్టుబడుతున్నారు.

వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(డీపీఐ)ని రూపొందించే లక్ష్యంతో కేంద్రం డిజిటల్ అగ్రిమిషన్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సర్వేకు కేంద్రం నిధులు విడుదల చేసింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా సిబ్బందిని సమకూర్చుకుంటోంది. కొన్ని రాష్ట్రాలు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి సర్వే చేయిస్తున్నారని... మన రాష్ట్రంలో మాత్రం పూర్తిగా తమ పైనే వదిలేశారని ఏఈఓలు వాపోతున్నారు.


సర్వే చేయమని జిల్లా వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేస్తున్న ఏఈఓలు

జిల్లాలో ఇలా..

మొత్తం సాగు విస్తీర్ణం	3,97,480 లక్షల ఎకరాలు
పంటలు వేసింది	3.40 లక్షల ఎకరాలు
రైతులు	2.21 లక్షలు
వ్యవసాయ క్లస్టర్లు	76
రెవెన్యూ గ్రామాలు	381
రెగ్యులర్ ఏఈఓలు	68
ఔట్ సోర్సింగ్ ఏఈఓలు	8

ఒక్కో క్లస్టర్ పరిధిలో..

ఒక్కో క్లస్టర్‌కు ఒక ఏఈఓ, 5-12 వేల ఎకరాల వరకు సాగు భూములు ఉన్నాయి. వీరు చేన్లకు వెళ్లి 25 మీటర్ల లోపు పరిధి నుంచి యాప్‌లో ఫొటో తీసి అప్‌లోడ్ చేయాలి. సర్వే నంబర్ల వారీగా ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో వేశారనే వివరాలు నమోదు చేయాలి. జిల్లాలో కొన్ని ఎత్తయిన గుట్ట ప్రదేశాలు, వాగులు, వంకల అవతల, సరైన రోడ్లు లేని ప్రాంతాల్లోని భూములకు వెళ్లి సర్వే చేయడం ఇబ్బందిగా ఉంటుంది. బై నంబర్లు ఉన్న భూముల విషయంలో రెవెన్యూ సహకారం లేనిదే సర్వే చేయడం కష్టమని చెబుతున్నారు. ఏఈఓలకు ఇదివరకు ట్యాబ్‌లు అందించినా ప్రస్తుతం అవి పని చేయడం లేవు. వీరు చరవాణిలోనే ఫొటో తీసి వివరాలు నమోదు చేయాలి.

అలా అయితే సిద్ధం

ఏపీలో 1,000-1,500 ఎకరాలకు ఒక గ్రామ వ్యవసాయ సహాయకుడిని నియమించారని, తెలంగాణలోనూ తాత్కాలిక విధానంలో నియమిస్తే సర్వే చేసేందుకు సిద్ధమంటున్నారు. ఒక్కో సర్వే నంబరుకు కేంద్రం రూ.10 ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నా ఇప్పుడు తమ పైనే పూర్తి భారం మోపుతున్నారని ఆవేదన చెందుతున్నారు.

ఉన్నతాధికారులకు తెలియజేశాం
– గోవిందు, జిల్లా వ్యవసాయ అధికారి

ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ సర్వే ప్రారంభించాం. ఇబ్బందులు ఉన్నాయని వ్యవసాయ విస్తరణ అధికారులు ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం.

ఏఎస్ఐకి ఎలాంటి ప్రమాదం లేదు: డీఎస్పీ


చిలప్‌చెడ్ ఠాణాలో విచారిస్తున్న డీఎస్పీ వెంకట్ రెడ్డి

చిలప్‌చెడ్, న్యూస్‌టుడే: ఏఎస్ఐ సుధారాణికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి అన్నారు. చిలప్‌చెడ్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం రాత్రి ఏఎస్ఐ ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా సిబ్బంది గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు డీఎస్పీ, నర్సాపూర్ సీఐ జాన్‌రెడ్డి గురువారం ఠాణా సిబ్బంది నుంచి సమగ్ర వివరాలు సేకరించారు. వారు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్నారు. నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని వెల్లడించారు.

గంటన్నరలో ధాన్యం ఆరబోత

- విపణిలోకి యంత్రం
- తీరనున్న అన్నదాతల కష్టం



న్యూస్‌టుడే, మెదక్: అన్నదాతలు ధాన్యం విక్రయించేందుకు ఆపసోపాలు పడుతారు. తేమ శాతం 17కు మించరాదని నిబంధనలు ఉండడంతో రైతులు ధాన్యం ఆరబెట్టి కేంద్రాలకు తీసుకొస్తారు. స్థలం లేక రహదారులపై, ఖాళీ స్థలాల్లో ఆరబెడుతున్నారు. ఆ సమయంలో వర్షం పడితే అంతే సంగతులు. ఇలా రోజుల తరబడి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు తప్పడం లేదు. అన్నదాతల కష్టాలు ఇకపై తొలగిపోనున్నాయి. విపణిలోకి ధాన్యం ఆరబెట్టే యంత్రం అందుబాటులోకి వచ్చింది.

మెదక్ జిల్లా టేక్మాల్ మండల రైతు ఉత్పాదక సహకార సంఘం రూ.13 లక్షలు వెచ్చించి యంత్రాన్ని కొనుగోలు చేసింది. గురువారం పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో మెదక్ మార్కెట్ యార్డు ఆవరణలో ప్రదర్శన నిర్వహించారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరికృష్ణ, మార్కెటింగ్ శాఖ జీఎం భాస్కర్, డీఎం సైదులు, మున్సిపల్ ఛైర్మన్ చంద్రపాల్, రైతులు యంత్రం పనితీరును పరిశీలించారు.

పని చేసే విధానం ఇలా...

యంత్రం ట్యాంక్‌లోకి 30 తేమ శాతం ఉన్న 45 క్వింటాళ్ల ధాన్యాన్ని ఒకసారి నింపనున్నారు. ఆ తర్వాత యంత్రంలో ఉన్న డ్రయ్యర్ సహాయంతో 17 తేమ శాతానికి తీసుకొస్తారు. ఈ ప్రక్రియ జరగడానికి సుమారు గంటన్నర పైగా సమయం పట్టనుంది. జనరేటర్ సహాయంతో యంత్రం నడవనుంది. ఒకసారి ధాన్యం ఆరబెట్టేందుకు 15 నుంచి 18 లీటర్ల డీజిల్ వినియోగం కానుంది. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ యంత్రాన్ని బిగించారు. దీంతో కూలీల కొరతను నివారించవచ్చు.

ఇబ్బందులు గమనించి..: మొగులయ్య, ఛైర్మన్, టేక్మాల్ రైతు ఉత్పాదక సహకార సంఘం



మా మండలంలో నాలుగు చోట్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. తేమ శాతం రాక రైతులు ఇబ్బందులు పడ్డారు. రోజుల తరబడి ఆరబెట్టి కేంద్రానికి తీసుకొచ్చేవారు. యంత్రంలో గంటన్నరలోనే అనుకున్న తేమ శాతం వచ్చే వరకు అరబెట్టనున్నాం. ఇందుకు రూ.5,500 వ్యయం అవుతుంది. కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ డీఎం ప్రోత్సహించారు.

అన్ని చోట్ల ఏర్పాటు చేస్తాం
–హరికృష్ణ, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ



రైతులు ధాన్యం ఆరబెట్టేందుకు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారు. వర్షాలు పడి సరిగా తేమ శాతం రావడం లేదు. యంత్రం ద్వారా తక్కువ సమయంలో ఆరబెడితే 17 శాతం తేమ వస్తుంది. ఉన్నతాధికారులు పరిశీలించి సంస్థ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నారు. త్వరలో అన్ని మార్కెట్ యార్డులలో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

మహాగౌరిగా.. వనదుర్గమ్మ



ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజైన గురువారం దుర్గాష్టమి సందర్భంగా ఎరుపురంగు వస్త్రాలంకరణలో మహాగౌరి దేవీగా అమ్మవారు దర్శనమిచ్చారు. మంజీరా నది ప్రవాహం స్వల్పంగా ఉండటంతో అర్చకులు మాత్రమే గర్భాలయంలోకి వెళ్లి అమ్మ వారికి అభిషేకం చేపట్టి ప్రత్యేకంగా అలంకరించారు. సహస్రనామార్చన తదుపరి మూసివేశారు. గోకుల్‌షెడ్‌లో ప్రతిష్ఠించిన ఉత్సవ విగ్రహానికి విశేష పూజలు చేపట్టారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. వనదుర్గా ప్రాజెక్టు నుంచి 4,000 క్యూసెక్కుల వరద కిందికి వదులుతున్నారు. – న్యూస్‌టుడే, పాపన్నపేట

డీఎస్సీ అభ్యర్థులు నేడు రిపోర్టు చేయాలి

మెదక్, న్యూస్‌టుడే: డీఎస్సీ-2024లో జిల్లాలో వివిధ కేటగిరీల్లో నియామకమైన వారు శుక్రవారం లోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రిపోర్టు చేయాలని డీఈవో రాధాకిషన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశానుసారం అభ్యర్థులందరూ శుక్రవారం ఉదయం పది గంటలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

అత్యధిక సభ్యత్వాల నమోదే లక్ష్యం


సభ్యత్వ నమోదు అందజేస్తున్న ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్

మెదక్ అర్బన్, న్యూస్‌టుడే: దేశంలో సిద్ధాంతాలు కలిగిన పార్టీ భాజపా అని, అత్యధిక సభ్యత్వాల నమోదే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మోర్చా జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ అధ్యక్షతన సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాన్ని మించి సభ్యత్వం చేసి జిల్లాను ముందు వరుసలో నిలపాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, ఎంఎల్ఎం రెడ్డి, ప్రసాద్, శివ, సన్ని, చిరంజీవి, రఘు, భాను తదితరులు పాల్గొన్నారు.

ఉన్నతీకరణ.. వసతుల కల్పన..

అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య

న్యూస్‌టుడే, నర్సాపూర్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించాలనే లక్ష్యంతో కొన్నింటిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకుని నూతన హంగులతో తీర్చిదిద్దనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందు కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతోన్న 40 కేంద్రాలను ఉన్నతీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ విద్యాసంవత్సరం నుంచి శ్రీకారం చుట్టనున్నారు.

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 23,256 మంది మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు ఉన్నారు. వీరందరికి పూర్వ ప్రాథమిక విద్య అందించనుంది. చిన్నారులకు అక్షరాలు, పదాలు నేర్పించడం ద్వారా పాఠశాల స్థాయికి వెళ్లిన తర్వాత చతుర్విధ ప్రక్రియలను సులువుగా నేర్చుకుంటారని ప్రభుత్వం భావిస్తోంది. ఉన్నతీకరణకు ఎంపికైన కేంద్రాల పరిధిలో కొందరు శిక్షణ సైతం తీసుకున్నారు.

జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు	4
కేంద్రాలు	1076
ఎంపిక చేసినవి	40
3-6 ఏళ్ల లోపు చిన్నారులు	23,256


నర్సాపూర్‌లోని ప్రాజెక్టు కార్యాలయంలో పంపిణీకి సిద్ధంగా ఉన్న సామగ్రి

ఆదర్శ కేంద్రాల తరహాలోనే...

ఐసీడీఎస్ పథకంలో ఆదర్శ అంగన్‌వాడీలను నిర్వహిస్తున్న మాదిరిగానే పూర్వ ప్రాథమిక పాఠశాలల్లోనూ చిన్నారులకు ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఆట పాటలతో కూడిన విద్య అందించి బడికి సిద్ధం చేస్తారు. ఇందుకు ఎంపిక చేసిన కేంద్రాలకు ఒకే విధమైన రంగులు వేస్తున్నారు.

బొమ్మలతో బోధన

చిన్నారులకు సులువుగా అర్థమయ్యేలా బొమ్మలతో కూడిన కొత్త పాఠశాలతో ముద్రించిన పుస్తకాలు అందించనున్నారు. కుర్చీలు, ఆట, పాటల వస్తువులు, అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటిని ఇదివరకే ప్రాజెక్టు కార్యాలయాలకు పంపిణీ చేశారు. గర్భిణులు, బాలింతలకు సూచనలిచ్చే విధంగా వివరాలు పొందుపరుస్తున్నారు. మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు ఏకరూప దుస్తులు అందిస్తారు. మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారు.

చిన్నారులకు ఎంతో ప్రయోజనం
–హేమభార్గవి, సీడీపీవో

పాఠశాలల్లో చిన్నారులకు ఆసక్తికర కథలతో పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో పాటు వారి హాజరు సంఖ్య పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. సౌకర్యాలు సైతం సమకూరుతాయి. కేంద్రాల్లోనే అక్షరాలు, పదాలు నేర్చుకుంటారు. మిగతా కేంద్రాలకు భిన్నంగా ఇవి ఏర్పాటవుతున్నాయి. నర్సాపూర్ ప్రాజెక్టులో పదింటిని ఎంపిక చేశాం.

చేపల వేటకు వెళ్లి మృతి

రామాయంపేట, న్యూస్‌టుడే: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన రామాయంపేటలో మంగళవారం వెలుగు చూసింది. ఎస్సై బాలరాజు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన దాకి యాదగిరి(50) చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 8న చేపల కోసం పట్టణ శివారులోని కొత్త చెరువులోకి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ దొరకలేదు. గురువారం కొత్త చెరువులో తేలిన మృతదేహాన్ని స్థానికులు గమనించడంతో విషయం వెలుగు చూసింది. చేపలు పట్టే క్రమంలో వల కాళ్లకు చుట్టుకొని మృతి చెందినట్లు గుర్తించారు. యాదగిరి భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

చేగుంట, న్యూస్‌టుడే: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాసాయిపేట మండలం స్టేషన్‌మాసాయిపేట వద్ద గురువారం జరిగింది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాలు.. మృతుడికి సుమారు 55 ఏళ్లు ఉంటాయి. అతడి వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లేవు. స్టేషన్‌మాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అతడికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే 87126 58591 నంబరులో సంప్రదించాలని రైల్వే ఎస్సై తెలిపారు.

తీరొక్క బతుకమ్మ..



సిద్దిపేటలో ధనలక్ష్మి బతుకమ్మ



మెదక్ పరిధి జంబికుంటలో



సిద్దిపేటలో శివ లింగం రూపంలో..

ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాము లాయె సందమామా.. అంటూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క రూపులో అలంకరించిన తీరు అందరినీ ఆకట్టుకోవడం విశేషం.
– న్యూస్‌టుడే బృందం



రేగోడ్‌లో అమ్మవారి ప్రతిమతో..



సిద్దిపేటలో పూలతో ఇలా..

రామాయంపేటలో దుర్గాదేవి, అయోధ్య రామ మందిరంగా కొలువుదీరిన బతుకమ్మ





సిద్దిపేటలో

ఇష్టంతో ఆడి.. ఛాంపియన్లుగా నిలిచి..

న్యూస్‌టుడే, మెదక్ టౌన్

ఫుట్‌బాల్.. ప్రపంచాన్ని ఊపేసే ఆట. ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎంతో మంది రాణించారు. మెదక్, జహీరాబాద్ ప్రాంతాల్లో ఈ ఆట ఎక్కువగా ఆడుతుంటారు. ఇలాంటి క్రీడల్లో గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారిణులు రాణిస్తూ జాతీయస్థాయిలో తమ సత్తా చాటుతుండటం విశేషం. తాజాగా మెదక్‌లో 68వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-17 బాలికల రాష్ట్ర ఛాంపియన్ జరిగాయి. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు జట్టును విజయ బాటలో నడిపించి, ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించడం విశేషం.

ఉమ్మడి జిల్లాలో ఫుట్‌బాల్‌కు క్రేజ్ ఉండటంతో ఫుట్‌బాల్ అసోసియేషన్ మెదక్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు మెదక్ - 8, సిద్దిపేట- 7, సంగారెడ్డి- ముగ్గురిని ఎంపిక చేశారు. వీరికి పోటీలకు నాలుగు రోజుల ముందు నుంచే మెదక్‌లోని ఇందిరాగాంధీ మైదానంలో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. రాష్ట్రస్థాయి పోటీలో పలువురు తమ ఆటతో రాణించారు. వారిలో ఉమ్మడి మెదక్ నుంచి 5 మందిని జాతీయస్థాయి పోటీలకు ఆడే రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపికయ్యారు.

తండ్రి ఇష్టం మేర..



జట్టుకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారానికి చెందిన చైతన్య శ్రీ కెప్టెన్‌గా వ్యవహరించారు. తల్లిదండ్రులు కవిత, రాములు. ప్రస్తుతం సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. రాములుకు ఫుట్‌బాల్ అంటే మక్కువ. దీంతో తన కుమార్తెను అంతర్జాతీయ క్రీడాకారిణిగా చూడాలన్న లక్ష్యంతో చైతన్యశ్రీ నాలుగో తరగతి చదువుతున్న సమయంలోనే హకీంపేట క్రీడా పాఠశాలలో చేర్పించారు. తండ్రి ఇష్టాన్ని గమనించిన ఆమె ఏడో తరగతి పూర్తయ్యాక ఇంటికొచ్చి సొంతంగా సాధన చేస్తూ వచ్చారు. శిక్షకురాలు భాగ్యమ్మ చరవాణి ద్వారా ఇచ్చే సలహాలు పాటిస్తూ వచ్చారు. తాజాగా ఎస్జీఎఫ్ పోటీల్లో మెదక్ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కెప్టెన్‌గా కీలకపాత్ర పోషించారు. ఫైనల్‌లో తన ఆట తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈమె ప్రత్యర్థి జట్టు గోల్ చేయకుండా అడ్డుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

తొలి ప్రయత్నంలోనే..



ఎస్జీఎఫ్ పోటీల్లో జరిగిన ఫైనల్‌లో ఇరు జట్లు సమాన పాయింట్లు పొందాయి. ఫలితానికి అదనంగా 5 నిమిషాల్లో ఆట ఆడారు. ఫలితం తేలకపోవడంతో అందరూ నిరుత్సాహపడ్డారు. మరోసారి 5 ని. సమయం ఇచ్చి ఆడించారు. 2 ని. ముందు గోల్ చేసి మెదక్ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో క్రీడాకారిణి శ్రీవాణి కొట్టిన గోలే కారణం. ఈమె స్వగ్రామం మెదక్ మండలం సంగాయిగూడ తండా. తండ్రి తార్య మెదక్‌లో హోంగార్డు, తల్లి మహిళా రైతు. శ్రీవాణి మెదక్ తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. భాగ్యమ్మ వద్ద శిక్షణ పొందుతున్నారు. తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయిలో ఆడే జట్టుకు ఎంపికయ్యారు.



'ఈనాడు' లక్ష్య ఆధ్వర్యంలో..

ఉమ్మడి మెదక్ ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో క్రీడాకారిణులకు శిక్షణ ఇచ్చారు. వారికి ఆయనే సొంతంగా భోజనం ఏర్పాటుచేయించారు. స్థానిక టీజీఆర్ఎస్‌లో వసతి కల్పించారు. వారికి 'ఈనాడు' ఆధ్వర్యంలో 'లక్ష్య' కార్యక్రమంలో భాగంగా నియమించిన శిక్షకురాలు భాగ్యమ్మ ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చారు. ప్రధానంగా క్రీడాకారిణుల్లో సమష్టిభావాన్ని పెంపొందించారు.

తొలిసారి ఆడిపాడి



సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం పెద్దతండాలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సర్పంచి గుగులోతు లక్ష్మి సక్రునాయక్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఆడిపాడటం విశేషం. గతంలో ఈ గ్రామంలో బతుకమ్మ ఆడే సంప్రదాయం లేకపోవడం గమనార్హం.
– న్యూస్‌టుడే, అక్కన్నపేట(హుస్నాబాద్ గ్రామీణం)



అమెరికాలో వైభవం చాటి..

అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న సిద్దిపేట వాసుల బతుకమ్మ సంబరాలు
– న్యూస్‌టుడే, సిద్దిపేట

సనాతన ధర్మాన్ని కాపాడాలి: సుమన్



కాళికామాతకు అభిషేకం చేస్తున్న సినీ నటుడు సుమన్

వెల్దుర్తి, న్యూస్‌టుడే: సనాతన ధర్మాన్ని కాపాడాలని, కుల మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసిమెలిసి జీవించాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. వెల్దుర్తి మండలం మన్నెవారిజలాల్‌పూర్ శివారులో కాళికామాత ఆలయంలో గురువారం నిర్వహించిన దివ్య విశ్వశాంతి మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని వారి విజ్ఞతకు వదిలేస్తున్నానని, తిరుపతి లడ్డూ వ్యవహారంపై విచారణ జరుగుతోందని, ఇవన్నీ చూస్తుంటే బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్ని కులాలు, మతాలకు చెందిన స్నేహితులున్నారని పేర్కొన్నారు. మన్నెవారిజలాల్‌పూర్ కాళికామాత అమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దేశం బాగుండాలని, సినిమా పరిశ్రమ బాగుండాలని, చిన్న నిర్మాతలు ఆర్థికంగా ఎదగాలని అమ్మవారిని కోరుకున్నట్లు సుమన్ తెలిపారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ సుహాసినిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, కాంగ్రెస్, భారాస, భాజపా పార్టీలకు చెందిన నాయకులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. అన్నదానం చేపట్టారు.

ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడి దుర్మరణం



సుధాకర్

శివ్వంపేట: నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. శివ్వంపేట ఎస్ఐ మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మండలంలోని గొట్టిముక్లకు చెందిన జరుపటి సుధాకర్(19) బుధవారం రాత్రి కాలినడకన వెళ్తున్నాడు. అదే సమయంలో చెన్నాపూర్‌కు చెందిన ద్విచక్ర వాహనదారుడు చిన్నగొట్టిముక్ల కొత్త కాలనీ వద్ద సుధాకర్‌ను ఢీకొట్టడంతో మృతి చెందాడు. తండ్రి నాగేష్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. కుమార్తె వివాహం వచ్చే నెలలో ఉందని, ఈ తరుణంలో కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదైంది.

గునుగు పూలకు వెళ్లి..



వెంకటేష్

కుకునూరుపల్లి(కొండపాక గ్రామీణం): బతుకమ్మ పేర్చేందుకు గునుగుపూలు తెచ్చేందుకు వెళ్లిన మాజీ ఉపసర్పంచి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం లకుడారం రాజీవ్ రహదారిపై జరిగింది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. లకుడారానికి చెందిన మాజీ ఉపసర్పంచి బింగి వెంకటేశ్ (39) గురువారం ఉదయం ఇంటి నుంచి బైక్‌పై వెళ్లాడు. తిరిగొస్తుండగా మలుపు వద్ద వెంకటేశ్ వాహనాన్ని హైదరాబాద్ వెళ్తున్న కారు ఢీకొట్టడంతో కింద పడి మృతి చెందాడు. కారును గోదావరిఖనికి చెందిన బొల్లి రాజు నడిపిస్తున్నారు. వెంకటేశ్ సోదరుడు మల్లేశం ఫిర్యాదుతో కేసు నమోదైంది.

పరోపకారుడు.. విధికి తలవంచాడు



అనంత్‌రెడ్డి

హైదరాబాద్, వికారాబాద్: పెద్ద చదువులు చదవకపోయినా ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ నలుగురికి సాయం చేసే మనస్తత్వం అతని సొంతం.. ఆపత్కాలంలో ఉన్న పలువురికి 26 సార్లు రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. ప్రేమించిన యువతిని తల్లిదండ్రులను ఒప్పించి ఏడాదిన్నర కిందట కులాంతర వివాహం చేసుకున్నాడు. పరోపకారిగా పేరు తెచ్చుకున్న ఆ యువకుణ్ని రోడ్డు ప్రమాదం కబళించింది. సాయం చేసే చేతులు ఇక లేవన్న నిజాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరు ఆడపిల్లల తరువాత అనంతపద్మనాభస్వామికి మొక్కుకుంటే జన్మించగా, ఎంతో అపురూపంగా ఆ దేవుడి పేరే పెట్టారు. అయినా ఇలా అయిందేమిటని, అతన్ని మంచితనాన్ని చూసైనా మృత్యువు కరుణించలేదని ఆ తల్లిదండ్రులతోపాటు గ్రామస్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కేపీహెచ్‌బీ ఎస్సై నజీర్‌మియా తెలిపిన వివరాలు.. వికారాబాద్ మండలం గోదమగూడకు చెందిన ఏనుగు అనంత్‌రెడ్డి(24) ఫొటోగ్రాఫర్. సామాజిక కార్యకర్త. తలసేమియా వ్యాధిగ్రస్తులు, ప్రాణాపాయంలో ఉన్నవారికి రక్తదానం చేశాడు. ఆగస్టు 11న అర్ధరాత్రి బైక్‌పై ఒంటరిగా ఉప్పల్ నుంచి కేపీహెచ్‌బీ వైపు వచ్చాడు. జేఎన్‌టీయూ సిగ్నల్ దాటాక బస్టాప్ వద్ద ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయాడు. తలకు తీవ్రగాయాలవగా, కాచిగూడలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి కోమాలోనే ఉన్న అనంత్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయాడు.

విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి



అనిల్‌కుమార్

చేగుంట, న్యూస్‌టుడే: చదువుకుంటూనే.. తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్న ఓ యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మెదక్ జిల్లా చేగుంట ఎస్ఐ చైతన్యరెడ్డి తెలిపిన వివరాలు.. సిద్దిపేట జిల్లా రాయపోల్‌కు చెందిన గడ్డమీది మంజుల, కిషన్ దంపతులు చేగుంటలోని గజ్వేల్ మార్గంలో ఉంటూ పాత ఇనుప సామగ్రి వ్యాపారం చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు అనిల్‌కుమార్(21), వినయ్ ఉన్నారు. అనిల్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పరిధి హోలీ మేరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం, చిన్న కుమారుడు ఇంటర్ చదువుతున్నారు. సెలవులకు అనిల్ ఇంటికొచ్చాడు. గురువారం మిత్రుడు సమీర్‌తో కలిసి పాత ఇనుప సామగ్రిని చిన్న లారీలో ఎక్కిస్తున్నాడు. ఇనుప నిచ్చెన పైకి ఎత్తుతుండగా 11 కేవీ విద్యుత్తు తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురై అనిల్ మృతిచెందాడు. కళ్లముందు విగతజీవిగా పడిఉన్న కుమారుణ్ని చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గాయపడిన సమీర్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

తల్లి ఒడి చేరిన పసికందు

పోలీసుల అదుపులో ఇద్దరు మహిళలు



శిశువుతో తల్లి

సంగారెడ్డి అర్బన్, న్యూస్‌టుడే: మాతృత్వం.. మహిళలకే ప్రత్యేకమైన ఓ వరం. ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చి దాన్ని పంచితే.. భూమ్మీద పడగానే అభంశుభం తెలియని ఆ బిడ్డను తల్లి పొత్తిళ్లకు దూరం చేసి అమ్మదనానికి మాయని మచ్చ తెచ్చారు మరో నలుగురు మహిళలు. అధునాతన సాంకేతికతకు పోలీసుల చొరవ తోడు కావడంతో 24 గంటల్లోనే ఆ శిశువు తల్లి ఒడి చేరింది. వివరాలు ఇలా..

సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురయిన పసికందు ఆచూకీ లభించింది. నలుగురు మహిళలు బుధవారం శిశువును అపహరించినట్లు సీసీ కెమెరాల్లో నమోదయిన విషయం విదితమే. సంగారెడ్డి పట్టణ సీఐ భాస్కర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు. గురువారం హైదరాబాద్‌లోని బోరబండ పరిధి అల్లాపూర్‌లో నిందితులైన ఇద్దరు మహిళలను సంగారెడ్డి పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం వెల్లడిస్తామని సీఐ స్పష్టం చేశారు.

10 బృందాలతో గాలింపు

మనూరు మండలం దూదిగొండకు చెందిన నసీమా ఈ నెల 9న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చారు. నసీమా తల్లి మునీబీ, అత్త హమీదాలు ఆసుపత్రి ఆవరణలోని కారిడార్‌లో ఆ శిశువును పడుకోబెట్టగా నలుగురు మహిళలు వచ్చి గుట్టుగా అపహరించారు. అక్కడి నుంచి స్కూటీపై ఉడాయించారు. సీసీ కెమెరాల్లో నమోదయిన దృశ్యాల ఆధారంగా వెంటనే చెక్ పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు పెంచారు. ఎస్పీ రూపేష్ ఆదేశాలతో పది ప్రత్యేక బృందాలను నియమించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ బోరబండలోని అల్లాపూర్‌లో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లి ఒడికి చేర్చారు. దీంతో తల్లితో పాటు కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు. శిశువులను అపహరించేందుకు నిందితులు పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు అపహరణ నేపథ్యంలో గురువారం అదనపు ఎస్పీ సంజీవరావు తనిఖీలు చేపట్టారు. మరోమారు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అతిమెల మాణిక్ డిమాండ్ చేశారు. గురువారం ఆసుపత్రి పర్యవేక్షకులకు వినతి పత్రం అందజేశారు.

అన్నదాతకు తీపి కబురు

పంట నష్ట పరిహారం మంజూరు

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్

ఆరుగాలం శ్రమించే రైతులకు ప్రభుత్వం తీపి కబురును వినిపించింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో గత నెలలో భారీ వర్షాలు కురిసిన విషయం విదితమే. దీంతో చేతికొచ్చిన పంటలు నీళ్లపాలయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక మేటేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

ప్రధాన పంటలు..

నాలుగు జిల్లాల్లో ప్రధానంగా వరి, పత్తి, కందులు, సోయాబీన్, పెసర, మినుము, చెరకు పంటలకు తీవ్ర నష్టం చేకూరింది. ఇక కూరగాయలు సాగు చేసిన వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఎంతో మంది తాము పెట్టిన పెట్టుబడైనా చేతికొచ్చేనా అని కలవరానికి గురయ్యారు. నష్టం తీరుపై సర్వే చేపట్టి, ఏ మేర దెబ్బతిన్నాయో అంచనా వేసి నివేదిక పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నష్టాన్ని లెక్క తేల్చారు.

33 శాతం మేర..

ప్రభుత్వ ఆదేశాలతో 33 శాతం లెక్కన నష్టాన్ని గుర్తించారు. గ్రామాలు, మండలాల వారీగా క్రోడీకరించిన వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం మంజూరు చేయడంతో పాటు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. దసర పండగ సమయంలో పరిహారంపై ప్రభుత్వ ప్రకటనతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



నష్టపోయిన పంట

నాలుగు జిల్లాల్లో నష్టపోయిన ఎకరాలు, రైతులు, పరిహారం మంజూరు వివరాలు..

జిల్లా	నష్టం	రైతులు	పరహారం (రూ.లలో)
సంగారెడ్డి	3288.34	2881	3,28,88,500
సిద్దిపేట	727.34	877	72,76,000
మెదక్	157.12	147	11,30,500
వికారాబాద్	1512.32	1378	1,51,28,000

ఆరోగ్యానికి గుడ్డు

నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం

న్యూస్‌టుడే, సిద్దిపేట



కోడిగుడ్డు.. ఎన్నో పోషకాల సమాహారం. ఎంతో మంది నిత్యం తీసుకునే ఆహారంలో ఓ భాగం. ఉడకబెట్టిన గుడ్డులో పోషకాలు పుష్కలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చౌకగా.. సులువుగా లభించే ఆహారం కావడం మరో విశేషం. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో గుడ్డు ప్రియులు భారీగానే ఉన్నారు. ఈ రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. నేడు ప్రపంచ గుడ్డు దినోత్సవం సందర్భంగా కలిగే ప్రయోజనాలపై 'న్యూస్‌టుడే' ప్రత్యేక కథనం.

ఉడికించిన కోడిగుడ్డు తింటే లభించే పోషకాలు

- విటమిన్ ఎ - 6 శాతం
- విటమిన్ బి2- 15 శాతం
- విటమిన్ బి5 - 7 శాతం
- విటమిన్ బి12 - 9 శాతం
- సెలీనియం - 22 శాతం
- ఫోలేట్ - 5 శాతం
- ఫాస్పరస్ - 9 శాతం

మీకు తెలుసా..


60 గ్రాముల కోడి గుడ్డు నుంచి శక్తి - 103 కేలరీలు, ఇనుము - 1.26 మి.గ్రా, ఫాస్పరస్ - 132 మి.గ్రా, క్యాల్షియం - 36 గ్రాములు, కొవ్వులు - 7.9 గ్రాములు, ప్రొటీన్ - 7.9 గ్రాములు లభిస్తాయి. వాటితో పాటు క్యాల్షియం, జింక్, తదితర ఖనిజాలు, బీ6, డీ, ఈ, కే విటమిన్లు దండిగా ఉంటాయి. ఒక గుడ్డులో 1.5 గ్రాముల పచ్చసొన, 213 మి.గ్రా కొలెస్ట్రాల్, 75 క్యాలరీలు ఉంటాయి.

జిల్లా	గుడ్ల వినియోగం (సుమారు)
సిద్దిపేట	7 లక్షలు
సంగారెడ్డి	7.5 లక్షలు
మెదక్	2.5 లక్షలు
వికారాబాద్	1.5 లక్షలు

ప్రయోజనాలు అనేకం..

- పిల్లలకు ఆహారంలో కోడిగుడ్డును తప్పనిసరి చేయాలి. కంటి సంబంధిత సమస్యలు దరిచేరవు.
- నిత్యం గుడ్డు తీసుకుంటే శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్ లభిస్తుంది.
- రక్తపోటు అదుపులో ఉంటుంది.
- అల్పాహారంలో గుడ్డు తీసుకుంటే బరువు తగ్గుతారు. ఎత్తు పెరిగేందుకు దోహదపడుతుంది.

కావాల్సిన పౌష్టికాహారం..: డా. చందర్, అసోసియేట్ ప్రొఫెసర్, సిద్దిపేట సర్వజన ఆసుపత్రి



కోడిగుడ్డులో పోషకాహారం మెండు. గర్భిణులు, చిన్నారులు ఇష్టంగా తినడం అలవర్చుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన ప్రొటీన్లు ఉపకరిస్తాయి. శరీరం, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

రతన్‌టాటాకు చిత్ర నివాళి





దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటాసన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు సిద్దిపేటకు చెందిన చిత్రకారుడు కిన్నెర అంజయ్య చిత్ర నివాళి అర్పించారు. ఆయన మృతి సమాజానికి తీరని లోటని.. సామాన్యుల కలలను సాకారం చేసిన ఘనత టాటా సొంతమని పేర్కొన్నారు. మెదక్‌కు చెందిన ఓ విద్యార్థి పెన్సిల్ స్కెచ్‌తో చిత్రాన్ని ఆవిష్కరించారు.
- న్యూస్‌టుడే, సిద్దిపేట, మెదక్‌అర్బన్

మూతపడిన పరిశ్రమలో భారీ చోరీ యత్నం

మనోహరాబాద్: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ శివారులోని టీజీఐఐసీ పరిధిలోని మూతపడిన పరిశ్రమలో దుండగులు భారీ చోరీకి యత్నించారు. విషయం తెలిసి పోలీసులు దుండగులను వెంబడించడంతో పారిపోయారు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంక్ రుణాలు చెల్లించకపోవడంతో కొన్ని సంవత్సరాల క్రితం బీఎస్ స్టీల్ పరిశ్రమను సీజ్ చేశారు. దీని గురించి ఎవరూ పట్టించుకోకపోవంతో కొన్ని రోజులుగా పరిశ్రమలోని ఇనుప సామగ్రిని మండలంలోని కోనాయిపల్లి, రంగాయపల్లి, ముప్పిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన నిందితులు చోరీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి కొంతమందిని జైలుకు పంపారు. ఇదిలా ఉంటే బుధవారం అర్ధరాత్రి కొంతమంది పరిశ్రమ లోపలికి క్రేన్, టిప్పర్ తీసుకెళ్లి రూ. లక్షల విలువ చేసే భారీ యంత్రాన్ని చోరీ చేసేందుకు పన్నాగం పన్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా పోలీసులకు చోరీ సమాచారం అందడంతో వారు ఘటనా స్థలానికి వచ్చే సరికి అక్కడ క్రేన్ మాత్రమే ఉంది. వెంటనే అప్రమత్తమై వెంబండించగా మేడ్చల్ సమీపంలో టిప్పర్ దొరికింది. అందులో భారీ యంత్రం కనిపించడంతో పోలీసులను చూసి దుండగులు వాహనాన్ని వదిలేసి పారిపోయారు. ఎస్బీఐ అధికారి రవీందర్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. క్రేన్, టిప్పర్‌ను సీజ్ చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. చోరీకి పాల్పడిన వారితో పాటు స్క్రాప్ దుకాణ యజమానిని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుని వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

అసంపూర్తి భవనం.. అవస్థల్లో జనం



మాసాయిపేట మండలం కొప్పులపల్లిలో ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణం చేపట్టి ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకుండా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో ఆరోగ్య ఉప కేంద్రాన్ని కనీస వసతులు లేని ఓ సామాజిక భవనంలో నిర్వహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లర్లు నిర్మించి పైకప్పు వేసి అసంపూర్తిగా వదిలేశారు. నిధుల కొరత, బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు పనులు మధ్యలో ఆపేశారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నిధులను మంజూరు చేయించి భవన నిర్మాణం పూర్తి చేయించాలని తొందరగా గ్రామస్థులు కోరుతున్నారు. **- న్యూస్‌టుడే, వెల్దుర్తి (మాసాయిపేట)**

ప్రారంభానికి నోచని రైతువేదిక



హవేలిఘనపూర్, న్యూస్‌టుడే: రైతులకు పంటల సాగుపై మెలకువలు తెలియజేసేందుకు, అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం క్లస్టర్‌కు ఒక రైతువేదిక నిర్మించారు. ఈ క్రమంలో మండల పరిధి ఫరీద్‌పూర్‌లో రైతువేదిక నిర్మాణ పనులు పూర్తిచేసి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో రైతులకు అవగాహన కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కూచన్‌పల్లి రైతువేదిక వద్దకు వెళ్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని రైతువేదికను ప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

రూ.లక్షలు వెచ్చించారు.. నిరుపయోగంగా మార్చారు

న్యూస్‌టుడే, నర్సాపూర్: నర్సాపూర్‌లో రూ.లక్షలు ఖర్చు చేసిన నిర్మించిన ప్రజా శౌచాలయాలు మూడేళ్లుగా వృథాగా ఉంటున్నాయి. గుత్తేదారుల అవతారమెత్తిన కౌన్సిలర్లు వీటిని నిర్మించారు. అంచనాలు పెంచి బిల్లులు దండుకుని అంతటితో తమ పని ముగిసిందన్నట్లు చేతులెత్తేశారు. అనంతరం ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా పట్టణంలో మూడు చోట్ల వీటిని నిర్మించారు. ఒక చోట పేరుకు మాత్రం వినియోగంలోకి తెచ్చారు. మిగతా రెండు చోట్ల తాళాలు వేసి ఉంచారు. కారణం అడిగితే నీటి వసతి లేదంటున్నారు. నియోజకవర్గ, డివిజన్ కేంద్రమైన నర్సాపూర్‌కు వివిధ పనుల కోసం ప్రజలు శౌచాలయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చొరవ తీసుకుని శౌచాలయాలు వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.

రూ.45 లక్షలతో నిర్మాణం

పట్టణంలో జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో నిర్మించిన ప్రజా మరుగుదొడ్లు మూడేళ్లుగా ప్రారంభానికి నోచుకోవడం లేదు. లక్షలు వెచ్చించి నిర్మించి అలంకారప్రాయంగా మార్చారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట కేంద్ర ప్రభుత్వం పోటీలను నిర్వహిస్తూ ఏటా ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తుంది. మరోపక్క బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణంగా నర్సాపూర్‌ను కేంద్రం గతంలోనే ప్రకటించింది. అయినా పురపాలిక అధికారులు శౌచాలయాల నిర్వహణపై దృష్టి సారించడం లేదు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.15లక్షల చొప్పున మూడింటికి రూ.45లక్షలు కేటాయించారు. పనులను కొందరు కౌన్సిలర్లే గుత్తేదారుల అవతారమెత్తి చేపట్టారు. అంతే కాకుండా అవసరాలకు అనుగుణంగా అంచనాలు పెంచారనే విమర్శలు వినిపించాయి. సకాలంలో పనులు పూర్తి చేయకుండా జాప్యం చేశారు. పట్టణ ప్రగతిలో భాగంగా వీటి పనులు చేపట్టారు. ఎల్‌ఆర్‌ఎస్ నిధులు వాడుకోవాలని సూచించడంతో ఆ నిధులను కూడా వినియోగించారు.



నర్సాపూర్‌లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో..

త్వరలో ప్రారంభిస్తాం..

తూప్రాన్ మార్గంలోని కోమటి కుంట, ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం వద్ద, ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శౌచాలయాలను మూడింటిని పూర్తిచేశారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న వాటిని వినియోగంలోకి తెచ్చినా అవి ఎప్పుడూ మూసే ఉంటున్నాయి. మిగతా చోట్ల నిర్మాణం పూర్తయిన నాటి నుంచే తాళం వేసి ఉంచారు. ప్రతి శుక్రవారం వారాంతపు సంత సమయంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటి సేవలను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. ఆయా చోట్ల శౌచాలయాలను నిర్మించాలని పురపాలిక సాధారణ సమావేశంలో ప్రతిపాదించగా అవి కూడా అమలుకు నోచుకోలేదు. సంగారెడ్డి మార్గంలో ఒకటి నిర్మించాలని ప్రతిపాదించినా అది జరగలేదు. ఇవే విషయాన్ని పుర అధ్యక్షుడు అశోక్‌గౌడ్ వద్ద ప్రస్తావించగా వీలైనంత త్వరలో అన్నింటిని వినియోగంలోకి తెస్తామని తెలిపారు.

తీగలు సరిచేసి.. ఇబ్బందులు తొలగించి

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: మండలంలోని కొర్విపల్లి పంచాయతీ పరిధి కొర్విపల్లి తండా పొలాల్లో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. సమస్యపై గత నెల్లో 'చేను వద్ద చేటు' శీర్షికన 'ఈనాడు'లో కథనం ప్రచురితమైంది. స్పందించిన విద్యుత్తు శాఖ అధికారులు తీగలు సరి చేయించారు. దీంతో రైతులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈనాడు కథనాలకు స్పందన

ట్రాఫిక్ సిగ్నళ్లకు మరమ్మతులు

నర్సాపూర్, న్యూస్‌టుడే: నర్సాపూర్ పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో ట్రాఫిక్ సిగ్నళ్లు పనిచేయక ప్రయాణికులు, వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యపై గత నెల 14న 'పక్షం రోజులుగా సిగ్నళ్లు పనిచేయక..' శీర్షికన 'ఈనాడు'లో చిత్ర కథనం ప్రచురితమైంది. స్పందించిన పురపాలిక అధికారులు గురువారం వాటికి మరమ్మతులు చేయించారు.

జాతీయ రహదారిపై వెలుగులు

కౌడిపల్లి, న్యూస్‌టుడే: కౌడిపల్లి మండల కేంద్రంలో జాతీయ రహదారిపై కిలోమీటరున్నర వరకు హైమాస్ట్ దీపాలు ఏర్పాటు చేశారు. అవి వెలగకపోవడంతో అంధకారం నెలకొంది. బస్టాండు నుంచి సగం దూరం వరకు మాత్రమే వెలుగుతున్నాయి. సమస్యపై ఈ నెల 1 'అటు వెలుగులు.. ఇటు చీకట్లు' శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ కార్యదర్శి వెంకటేశం విద్యుత్తు సిబ్బందితో హైమాస్ట్ దీపాలకు మరమ్మతులు చేయించారు. స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి మృతి



అబ్దుల్ జమీల్

మనోహరాబాద్, న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులతో రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మనోహరాబాద్‌కు చెందిన జమీల్(32)కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కీసరలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 4న సొంతూరుకు వచ్చేశాడు. ఏమైందని సోదరులు అడగ్గా.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారిందని, కుమారుడు అనారోగ్యం బారిన పడడంతో చికిత్స చేయించలేకపోతున్నానని తెలిపాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 7వ తేదీన పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. తొలుత తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి.. అనంతరం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం సూరారంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమించి గురువారం ఉదయం మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మూర్ఛతో అస్వస్థతకు గురై..

మనోహరాబాద్, న్యూస్‌టుడే: సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తి మూర్ఛతో అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సుభాష్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి కాళ్లకల్ జాతీయ రహదారి పక్కన బుధవారం రాత్రి పాపన్నపేట మండలం కుర్తివాడకు చెందిన రవి(40) మెదక్ చర్చిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మద్యం తాగుతున్నాడు. సైకిల్‌పై వెళ్తూ కాళ్లకల్ శివారులో ఓ హోటల్ వద్దకు రాగానే మూర్ఛవచ్చి రోడ్డు పక్కన పడిపోయాడు. స్థానికులు సపర్యలు చేసేలోగా మృతిచెందాడు. ఈ మేరకు మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా కోసం తూప్రాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా వారిని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు.

ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి గాయాలు

శివ్వంపేట, న్యూస్‌టుడే: బైక్ వెళ్లేందుకు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇద్దరిని ఓ ట్రాక్టర్ ఢీకొట్టిన సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రత్నాపూర్‌లో ట్రాక్టర్ నడుపుతూ బ్రేక్ అనుకుని ఎక్స్‌లేటర్ ఉపయోగించడంతో ద్విచక్రవాహనంపై రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో వారికి గాయాలు కాగా వెంటనే హైదరాబాద్ ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీస్ సిబ్బంది తెలిపారు.

వ్యవసాయ పొలాలకు దారి చూపండి

మనోహరాబాద్, న్యూస్‌టుడే: వ్యవసాయ పొలాలకు వెళ్తే దారికి ఓ పరిశ్రమ గోడపెట్టి మూసి వేసిందని, దారి చూపించాలని జీడిపల్లి రైతులు తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి విన్నవించారు. గురువారం క్షేత్రస్థాయిలో తహసీల్దార్ పరిశీలనకు వచ్చారు. ఇందులో భాగంగా పరిశ్రమ వారిని పిలిపించి మాట్లాడగా. .పట్టా భూమిలో రోడ్డు కోసం స్థలం వదులుకోమన్నారు. ఈ రహదారికి బదులు వేరే చోట స్థలం ఇస్తామని రైతులు పరిశ్రమ నిర్వాహకులకు తెలిపారు. యజమాన్యంతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని అప్పటి వరకు పనులు ఆపాలని తహసీల్దార్ పరిశ్రమ నిర్వాహకులకు సూచించారు.

పూల పండగ.. మది నిండుగా



రామాయంపేట: కల్వకుంట గ్రామంలో



రేగోడ్‌లో..



చిలప్‌చెడ్ మండలం అంతారంలో..



వెల్దుర్తిలో బతుకమ్మ



కౌడిపల్లి మార్కెట్ వద్ద..

జిల్లాలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని సంబరాలు వైభవంగా నిర్వహించారు. గ్రామ, పట్టణాల్లో మహిళలు ఇళ్లవద్ద తీరొక్క రంగురంగుల పూలతో పోటీపడి బతుకమ్మలను అందంగా అలంకరించారు. సాయంత్రం ప్రధాన కూడళ్లు, ఆలయాల వద్ద బతుకమ్మ ఆటపాటలతో హోరెత్తించారు. అనంతరం చెరువుల వద్దకు తరలించి నిమజ్జనం చేశారు. కొన్ని చోట్ల సాయంత్రం వర్షం రావడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. పాపన్నపేట, టేక్మాల్, శివ్వంపేట, చేగుంట, తూప్రాన్, అల్లాదుర్గం, మనోహరాబాద్, హవేలిఘనపూర్, రామాయంపేట, వెల్దుర్తి, నిజాంపేట, పెద్దశంకరంపేట, కొల్చారం, చిన్నశంకరంపేట, నర్సాపూర్, కౌడిపల్లి, రేగోడ్, చిలప్‌చెడ్‌లో స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన సంఘాల సభ్యులు పెద్దఎత్తున పాల్గొన్నారు. **- న్యూస్‌టుడే బృందం**



అల్లాదుర్గంలో



తూప్రాన్: చెరువులో నిమజ్జనం అనంతరం ఇలా..



గోమారంలో మహిళల సందడి..



టేక్మాల్‌లో బతుకమ్మ ఆడుతున్న మహిళలు



పెద్దశంకరంపేట తిరుమలాపురం కాలనీలో..



హవేలిఘనపూర్‌లో..



చేగుంటలో..

వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు



చేగుంట మండలం రెడ్డిపల్లిలో..



కొర్విపల్లిలో..



హవేలిఘనపూర్‌లో



బొడ్మట్‌పల్లిలో...

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాల్లో గురువారం అమ్మవారు పలు రూపాల్లో అలంకరించగా భక్తులకు దర్శనమిచ్చారు. మెదక్, చేగుంట, నార్సింగి, చిన్నశంకరంపేట, టేక్మాల్, వెల్దుర్తి, పెద్దశంకరంపేట, హవేలిఘనపూర్, రామాయంపేట మండలాల్లో పూజలు నిర్వహించారు. అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, హోమాలు చేశారు. **- న్యూస్‌టుడే బృందం**



మెదక్ కొలిగడ్డలో ..



తూప్రాన్ దేవిగార్డెన్‌లో దీపోత్సవం

గ్రామాల పేర్లతో బోర్డుల ఏర్పాటు



కొత్తపేట గ్రామం పేరిట ఏర్పాటు చేసిన బోర్డు

నర్సాపూర్, న్యూస్‌టుడే: గ్రామాలను సూచించే సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన వ్యాపారి లింబాద్రిరావు స్వచ్ఛందంగా బోర్డులను ఏర్పాటు చేయించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఆయన్ను అభినందించారు. శివ్వంపేట మండలం కొత్తపేట, కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి తదితర గ్రామాల పేర్లతో బోర్డులను ఏర్పాటు చేశారు. వీటిని ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వద్ద వేగం తగ్గించండి..నిదానంగా వెళ్లండని సూచించే విధంగా బోర్డులు పాతించారు. వేగ నిరోధక సూచిక బోర్డులు పెట్టించారు.

పేదలకు అండగా సీఎం సహాయనిధి



లబ్ధిదారుకు ఎల్వోసీ పత్రం అందిస్తున్న రాజిరెడ్డి, ఆంజనేయులుగౌడ్, సుహాసినిరెడ్డి

నర్సాపూర్, శివ్వంపేట, న్యూస్‌టుడే: సీఎంఆర్‌ఎఫ్ పథకం ద్వారా అందిస్తున్న సేవలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు సుహాసినిరెడ్డిలతో అంసాన్‌పల్లి తండాకు చెందిన సుధాకర్‌కు రూ.లక్ష, చండి గ్రామానికి చెందిన అబ్దుల్ లతీఫ్ కుమార్తె రూ.2.50లక్షల ఎల్వోసీ పత్రాలను అందజేశారు. అంతకు ముందు ధర్మశాలలో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నర్సాపూర్ పార్టీ మండలాధ్యక్షుడు మల్లేశం, పట్టణాధ్యక్షులు అంజీగౌడ్ తదితరులున్నారు. జిల్లా అధ్యక్షులు హరివర్ధన్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు వెంకటేష్ ఉన్నారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌కు సన్మానం

కౌడిపల్లి, న్యూస్‌టుడే: జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన సుహాసినిరెడ్డిని తునికి గ్రామ కాంగ్రెస్ నాయకులు మండల కేంద్రంలోని ఆమె నివాసంలో ఘనంగా సన్మానించారు. నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్‌చారి, శ్రీకాంత్‌రెడ్డి, రాజుగౌడ్ ఉన్నారు.

రతన్‌టాటాకు ఘన నివాళి



చిన్నశంకరంపేటలో..

చిన్నశంకరంపేట, శివ్వంపేట, న్యూస్‌టుడే: దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపేలా చేసిన పారిశ్రామికవేత్త రతన్‌టాటా మృతి బాధాకరమని చిన్నశంకరంపేట మాజీ సర్పంచి రాజిరెడ్డి అన్నారు. గురువారం చిన్నశంకరంపేట బస్టాండు వద్ద రతన్‌టాటా చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. శివ్వంపేట మండలం నవాబ్‌పేటలో గ్రామస్థులు రతన్‌టాటా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి సంతాపం తెలిపారు.

విద్యుత్తు నియంత్రిక ఏర్పాటుతో ఇబ్బందులు

నర్సాపూర్, న్యూస్‌టుడే: పట్టణంలోని పురపాలిక సంఘం ఎదురుగా సీసీ రోడ్డుపై విద్యుత్తు నియంత్రిక ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని, తక్షణమే ఏర్పాటు పనులు నిలిపివేయాలని కాలనీవాసులు.. ఏఈ రాజ్‌కుమార్, కమిషనర్ రామకృష్ణారావుకు గురువారం ఫిర్యాదు చేశారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పవని, సమీపంలో ప్రభుత్వ పాఠశాల ఉందన్నారు. పుర అధ్యక్షులు అశోక్‌గౌడ్, వార్డు అధికారులు నియంత్రిక ఏర్పాటును పరిశీలించారు.

నేడు బగలాముఖి శక్తిపీఠంలో సహస్ర పుష్పార్చన

శివ్వంపేట, న్యూస్‌టుడే: బగలాముఖీ క్షేత్రంలో శుక్రవారం మహామంత్ర హవనము, సహస్ర పుష్పార్చన, పల్లకీసేవ విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు శక్తిపీఠం వ్యవస్థాపకులు వెంకటేశ్వర శర్మ, ఆలయ స్థలదాత, మాజీ జడ్పీటీసీ సభ్యుడు పబ్బ మహేష్‌గుప్తా తెలిపారు.

రోటరీ క్లబ్ సేవలు విస్తరించాలి

గజ్వేల్, న్యూస్‌టుడే: నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో రోటరీ క్లబ్ సేవలు అందించాలని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ గవర్నర్ నరసింహ యాదవ్ అన్నారు. గురువారం గజ్వేల్‌లో రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ కేంద్ర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

బియ్యం కొరతపై ఆగ్రహం

అల్లాదుర్గం న్యూస్‌టుడే: ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం చౌకధరల దుకాణాల్లో దొరకక పోవడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంక శ్రీశైలం గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లాదుర్గంలో 4 చౌకధరల దుకాణాలు ఉండగా బియ్యం లేక పోవడంతో ఇతర గ్రామాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోయారు. దీంతో లబ్ధిదారులు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

విజేతలకు బహుమతుల అందజేత

చిన్నశంకరంపేట, న్యూస్‌టుడే: మండల పరిధి కామారంలో సంగారెడ్డి స్మారక క్రికెట్ పోటీలు గురువారంతో ముగిసినట్లు నిర్వాహకులు రామ్‌రెడ్డి తెలిపారు. పోటీల్లో 24 జట్లు పాల్గొనగా ఫైనల్‌కు కామారం తండా, మిర్జాపల్లి తండాల జట్లు చేరుకున్నాయి. విజేతలుగా నిలిచిన కామారం తండా జట్టుకు రూ.10వేల నగదుతో పాటు జ్ఞాపిక, రన్నర్‌కు రూ.6వేల నగదును అందజేశారు. మాజీ సర్పంచి రాజిరెడ్డి, రమేష్‌గౌడ్, స్వామి తదితరులున్నారు.